సాక్షి
జయశంకర్ భూపాలపల్లి
సోమవారం | 14 | ఏప్రిల్ | 2025



మామిడి రైతన్నా..జాగ్రత్త
అకాల వర్షాల సమయంలో రైతులు మామిడితోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వ్యవసాయ శాస్త్రవేత్త నాగరాజు వివరించారు.
- 8లో▸



మేడారంలో సండే సందడి
మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం మేడారానికి పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు.
- 8లో▸

గరిష్టం/కనిష్టం
37.3^0 / 27.1^0

వాతావరణం
జిల్లాలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

న్యూస్‌రీల్

శాంతి చర్చలు జరపాలి



భూపాలపల్లి రూరల్: మావోయిస్టులతో శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగరం తిరుపతయ్య విజ్ఞప్తి చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యావంతులు వేదిక, జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్, దుర్గా ప్రసాద్, కర్ణాటకపు సమ్మయ్య, మోటపలుకుల రమేష్, మారెపల్లి మల్లేష్, చంద్రగిరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్ కలలు సాకారం



భూపాలపల్లి రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలను, కలలను బీజేపీ ప్రభుత్వం సాకారం చేస్తుందని ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయరామారావు అన్నారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పుల్యాల రాజు ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం విజయరామారావు మాట్లాడుతూ అంబేడ్కర్‌ను అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్‌రెడ్డి, నాయకులు వెన్నంపల్లి పాపన్న, కన్నం యుగదీశ్వర్, లింగంపల్లి ప్రసాదరావు, బట్టు రవి, దుప్పటి భద్రయ్య, సయ్యద్ గాలిబ్, దొంగల రాజేందర్, సామల మధుసూదన్ రెడ్డి, రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

శ్రీపాదరావు గొప్ప నాయకుడు



భూపాలపల్లి రూరల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీపాదరావు రాష్ట్రానికే గాక మంథని నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసిన గొప్ప నాయకుడు శ్రీపాదరావు అని టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు అన్నారు. శ్రీపాదరావు 26వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి పేరును నిలబెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముంజాల రవీందర్, మధుకర్‌రెడ్డి, తిరుపతి గౌడ్, ఐఎన్‌టీయూసీ నాయకులు పాల్గొన్నారు.

సరస్వతి పుష్కరాల పనుల పరిశీలన



కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతినది పుష్కరాల పనులను రాష్ట్ర దేవాదాయశాఖ ధార్మిక సలహాదారు గోవింద హరి పరిశీలించారు. ఆదివారం ఆయన ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయనను ఈఓ మహేష్ శాలువాతో సన్మానించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వీఐపీ (సరస్వతి) ఘాటు వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాటు, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు.

జంక్షన్లకు మహర్దశ

త్వరలోనే నాలుగు, మూడు కూడళ్ల విస్తరణ
- జిల్లాకేంద్రంలో ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులకు చెల్లు
- డివైడర్లు, గ్రీనరీ, లైటింగ్ తదితర ఏర్పాట్లు
- సరిపడా నిధులు, అధికారుల ప్రణాళికలు సిద్ధం



భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్

భూపాలపల్లి: జిల్లాకేంద్రంలో త్వరలోనే ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ ఇబ్బందులు తీరనున్నాయి. నాలుగు, మూడు కూడళ్ల అభివృద్ధికి సరిపడా నిధులు రావడంతో కొద్దిరోజుల్లోనే మున్సిపల్ అధికారులు పట్టణంలోని జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఫలితంగా పట్టణ సుందరీకరణతో పాటు పలు సమస్యలు పరిష్కారం కానున్నాయి.

ఎనిమిదిన్నరేళ్లుగా ఇబ్బందులు..
జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016 అక్టోబర్‌లో జిల్లా ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు, సింగరేణి గనులు, కేటీపీపీ పరిశ్రమలతో పాటు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో జిల్లా ఉండటంతో ప్రతీరోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో భూపాలపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. కనీసం వాహనం నిలుపుకునేందుకు సైతం పార్కింగ్ స్థలం లేదు. దీంతో గత ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మూడు కూడళ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ 2017 జనవరి 24న అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిధులు విడుదల చేయకపోవడంతో ఎనిమిదన్నరేళ్లుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.

సుమారు రూ. 7 కోట్ల నిధులతో పనులు..
జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్యను తీర్చడంతో పాటు జంక్షన్ల సుందరీకరణ కోసం ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని మున్సిపల్ అధికారులు ఆరు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు చేయించారు. మున్సిపల్ అధికారుల ప్లానింగ్ ప్రకారం ఆ నిధులు సరిపోయే అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఇటీవల టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.4.50కోట్లు మంజూరు చేయించారు. దీంతో రూ.7కోట్లతో మున్సిపల్ అధికారులు త్వరలోనే జంక్షన్ల విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు. ఈ పనులు జరిగితే భూపాలపల్లి పట్టణంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్య పరిష్కారం కావడంతో పాటు సుందరీకరణతో పట్టణం ఆకర్షణీయంగా మారనుంది.



సింగరేణి ఏరియా ఆస్పత్రి ఎదుట గ్రీనరీ (మున్సిపల్ అధికారుల ప్లానింగ్ మ్యాప్)

సరిపోకుంటే ఇంకా నిధులు తీసుకొస్తా..



పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు, ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఇప్పటివరకు రూ.7కోట్ల వరకు నిధులు తీసుకొచ్చా. మున్సిపల్ అధికారుల ప్లానింగ్ ప్రకారం పనులు చేపట్టాక నిధులు సరిపోకపోతే మళ్లీ తీసుకొస్తా. జిల్లాకేంద్రాన్ని సమస్యలు లేని సుందర పట్టణంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.
- గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్యే

త్వరలోనే పనులు చేపడుతాం..



మూడు కూడళ్లలో రహదారి విస్తరణ, పార్కింగ్ స్థలం ఏర్పాటు తదితర పనులకు ప్లానింగ్ రూపొందించాం. త్వరలోనే ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ప్రకారం పనులు చేపడుతాం.
- బిర్రు శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్

ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు



అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు

- గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి
- సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు



భోజనం చేస్తున్న మంత్రి, కలెక్టర్

కాటారం: ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలో ఆదివారం పర్యటించిన మంత్రి శ్రీధర్‌బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షలతో నిర్మించిన కాటారం గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి నుంచి గ్రామాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రోడ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని తెలిపారు. అనంతరం కాటారం సబ్ డివిజన్‌లోని పలు మండలాలకు సంబంధించిన వైకుంఠరథాలను మంత్రి ప్రారంభించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ.3,12,64,235 చెక్కును సభ్యులకు అందజేశారు. 243 మంది లబ్ధిదారులకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ధన్వాడలో రూ. కోటి వ్యయంతో నిర్మించిన అదనపు ఉప విద్యుత్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ధన్వాడ ప్రభుత్వ పాఠశాలకు వంద డెస్క్ బెంచీలను మంత్రి అందజేశారు.

సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకం..
నిరుపేద ప్రజలు సైతం సన్న బియ్యం అన్నం తినాలని సంకల్పించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సన్న బియ్యం పంపిణీ నిర్ణయం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివారం మండల పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్‌బాబు మండలంలోని కొత్తపల్లి తండాకు చెందిన వాంకుతోడు సమ్మక్క అనే లబ్ధిదారురాలు ఇంట్లో కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి మంత్రి భోజనం చేశారు. మంత్రి, అధికారులు తండావాసులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదవారు సంతోషంగా ఉండాలనే భావనతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు వెంట డీపీఓ నారాయణ, డీఆర్‌డీఓ నరేశ్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, చీమల సందీప్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, తదితరులు ఉన్నారు.

అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలి

కలెక్టర్ రాహుల్ శర్మ



భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణకు 14వ తేదీ చివరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు దారులు వచ్చే అవకాశం ఉన్నందున ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. 14వ తేదీ సెలవు అయినప్పటికీ రాజీవ్ యువ వికాసం పథకానికి చివరి తేదీ కావడంతో దరఖాస్తులు చేయడానికి పెద్దసంఖ్యలో దరఖాస్తుదారులు వచ్చే అవకాశం ఉన్నందున దరఖాస్తుల కొరత రాకుండా తగినన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆఫ్‌లైన్‌లో వచ్చే దరఖాస్తుదారులకు దరఖాస్తు ముట్టినట్లు రశీదులు ఇవ్వాలని, వచ్చిన ప్రతీ దరఖాస్తు ఆన్‌లైన్ చేయడంతో పాటు జాగ్రత్తగా భద్రపరచాలని కలెక్టర్ ఆదేశించారు.

మెట్లమార్గంలో రక్షణేది!



ఎండ తీవ్రతకు కాళ్లు కాలుతుండగా పరుగులు తీస్తున్న భక్తులు



కాళేశ్వరం ప్రధాన రహదారి వెంట వెలుగులేని మెట్ల మార్గం

కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం రాజగోపురం ఎదుట ఎండ తీవ్రతతో గ్రైనేట్ వేడెక్కి కాళ్లకు రక్షణ లేక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండ తీవ్రతతో ఆదివారం మెట్ల మార్గం గుండా కాలినడకన వచ్చి భక్తులు ఆలయంలో దర్శనం చేసుకొని తిరిగి బయటకు వచ్చేటప్పుడు కాళ్లు కాలిపోతుంటే భక్తులు పరుగులు తీశారు. దేవస్థానం అధికారులు కనీసం మ్యాట్‌లు, ఇతర సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో మెట్ల మార్గం గుండా విద్యుత్ వెలుగులు లేకపోవడంతో భక్తులు మెట్లు ఎక్కుతూ జారిపడుతున్నారు. రాజగోపురం చుట్టుపక్కల కూడా లైట్లు ఉన్నా విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ వెలుగులు, ఎండ తీవ్రత తట్టుకుని నడిచి వెళ్లేలా మ్యాట్‌లు ఏర్పాటు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లపై దృష్టిసారించాలని కోరుతున్నారు.

రాజ్యాంగ పరిరక్షణకు కృషి



ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

రేగొండ: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ నినాదంతో ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ అణగదొక్కాలని చూస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, జిల్లా, మండల నాయకులు సంపత్‌రావు, మేకల భిక్షపతి, పట్టెం శంకర్, బొజ్జం రవి, గండ్ర రమణారెడ్డి, షాబీర్, భలేరావు మనోహర్‌రావు, వీరబ్రహ్మం, కోగిల క్రాంతి, ఎడ్ల మల్లారెడ్డి, ముద్దమల్ల రవి పాల్గొన్నారు.

పరామర్శ..
రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో బండి అశోక్‌కు చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు ఆదివారం దగ్ధమైంది. దీంతో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించి, నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు సంపత్‌రావు, నడిపల్లి శ్రీనివాసరావు, శ్రీధర్, రజినీకాంత్ ఉన్నారు.



‘రమ్మీ’ రక్కసి

గేమింగ్ ముసుగులో ఆన్‌లైన్ జూదం

- కేరాఫ్‌గా మారిన ఉమ్మడి వరంగల్
- ‘టైమ్ పాస్’తో మొదలు.. అప్పుల ఊబిలోకి
- ప్రాణాలు తీసుకుంటున్న యువత
- అవగాహన కల్పిస్తున్నా మారని తీరు

సాక్షిప్రతినిధి, వరంగల్:

- ‘నా ఫ్రెండ్ రూ.500 పెట్టి రూ.1,500 గెలిచాడు. నేనూ ట్రై చేశా. 5 రోజుల్లో రూ.8,000 పోయాయి. చివరికి సెల్‌ఫోన్ అమ్మేశా.’
  - ఇంజనీరింగ్ విద్యార్థి, వరంగల్
- ‘నాకు డబ్బు రావడం ప్రారంభమైన తర్వాత ఆడి రెఫరల్ గ్రూపులు క్రియేట్ చేశా. నా అకౌంట్లో డబ్బులు జమవుతాయని మెసేజ్ వచ్చింది. ఆఖరికి నా ఖాతా ఫ్రీజ్ అయ్యింది.’
  - డిగ్రీ విద్యార్థి, నర్సంపేట

.. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రమ్మీ గేమింగ్ యాప్‌ల సంస్కృతి పెరుగుతోంది. రమ్మీ యాప్‌లు యువత జీవితాలపై బలమైన దాడి చేస్తున్నాయి. ‘గేమింగ్’ ముసుగులో జూదపు బానిసత్వం విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫలితంగా అనేక మంది ఈ ఉచ్చులో చిక్కుకుని అప్పులు మూటగట్టుకుంటున్నారు. వాటిని తీర్చలేక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు.

యాప్‌ల వ్యాప్తి..
ఉమ్మడి వరంగల్‌లో 2022 తర్వాత రమ్మీ యాప్ విష సంస్కృతి విచ్చలవిడి అయ్యింది. ప్రధానంగా నగరంలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలతోపాటు మహబూబాబాద్, జనగామ, పరకాల, నర్సంపేట తదితర పట్టణాల్లో ఈయాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. ‘రమ్మీ కల్చర్’, ‘ఎ 23 రమ్మీ’, వెల్త్ రమ్మీ’, ‘జంగిల్ రమ్మీ’.. వంటి యాప్‌లు టాప్–డౌన్లోడెడ్‌గా ఉన్నాయి. టెలిగ్రామ్ చానల్స్ ద్వారా ‘100 శాతం గెలుపు ట్రిక్స్’, ‘మీకు మద్దతు అందించే రమ్మీ టీచర్స్’.. తదితర పేర్లతో ఇన్‌ఫ్లుయెన్సర్లు మోసం చేస్తూనే ఉన్నారు.

అందరూ టార్గెటే..
యూత్ నుంచి గృహిణుల దాకా.. అన్ని వర్గాలను ఈ రమ్మీ యాప్‌లు టార్గెట్ చేస్తూ విస్తరిస్తున్నాయి. బీటెక్, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులు.. ఇలా అనేక మంది ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా హనుమకొండ, కాజీపేట, వరంగల్ ట్రిసిటీ పరిధి విద్యాసంస్థల్లో చదివేవారు, ప్రైవేట్ టీచర్లు, క్లర్కులు, ఆర్థిక ఒత్తిడిలో ఉన్న వర్గాలు, గృహిణులు ‘టైమ్ పాస్’గా మొదలుపెట్టి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో భారీగా డబ్బులు కోల్పోయిన సుమారు 20 మందికి పైగా వివిధ ప్రాంతాల్లో పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.

గేమ్ మాఫియా.. ‘బ్రోకర్’ వ్యవస్థ
ఉమ్మడి వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో రమ్మీ గేమ్ యాప్‌ల వినియోగం విచ్చలవిడిగా సాగుతున్నదని, వాటి పట్ల ఆకర్షితులు కావొద్దని సైబర్ క్రైమ్ పోలీస్‌లు ఇప్పటికి చాలా సార్లు హెచ్చరించారు. ప్రధానంగా వరంగల్ ట్రై సిటీలో మూడు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా రెండు లక్షల రూపాయల వరకు రోజువారీ బెట్టింగ్ జరుగుతున్నట్లు సైబర్ పోలీసుల అనుమానం. ఈగ్రూపులకి ‘మాస్టర్ బ్రోకర్లు’ నిధులు సమకూరుస్తూ యువతకు ‘విజయం’ చూపించి మాయ చేస్తున్నట్లు సమాచారం.

హెల్ప్ డెస్క్ ప్రారంభించినప్పటికీ..
తెలంగాణ వ్యాప్తంగా సైబర్ సెల్ 2024లో ‘గేమింగ్ యాప్ మోసాల’పై స్పెషల్ హెల్ప్‌లైన్ ప్రారంభించింది. డిజిటల్ డిటాక్స్ క్యాంపెయిన్ ద్వారా పదుల సంఖ్యలో కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే యాప్‌లు విదేశీ సంస్థల ఆధీనంలో ఉండడం వల్ల వాటిపై నేరుగా చర్య తీసుకోవడం కష్టంగా మారుతోందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తద్వారా వారించే వారికన్నా గేమ్ యాప్‌లు వినియోగించే వారే ఎక్కువవుతున్నారని ఓ పోలీస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

మోసం ఎలా జరుగుతుందంటే?
మొదటి మూడు గేమ్‌లు గెలిచేలా ఈ యాప్‌లను రూపొందించి నమ్మకం కలిగేలా చేస్తారు. మూడు గేమ్‌ల తర్వాత చివరికి ‘ఆటో బాట్’ వాడడం వల్ల యూజర్ గెలిచే అవకాశం కనీస స్థాయికి దిగిపోతుంది. యూజర్ నెగ్గడం పక్కన పెడితే.. ఒక వేల గెలిచినా ఆ డబ్బును దక్కించుకోలేక పోతున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా గెలుచుకున్న డబ్బును విత్ డ్రా చేసుకోవడంలో ఆలస్యం జరిగితే పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పలువురు బాధితులు తెలిపారు. కాగా.. గేమ్‌లోకి ‘ఫ్రెండ్స్‌ని లాగితే రూ.100 బోనస్’.. అంటూ రెఫరల్ మాయాజాలంతో పాటు అనేక రకాలుగా వల వేస్తున్నట్లు యాప్ వాడుతున్న వారు చెబుతున్నారు.

సమష్టి అవగాహన, కఠిన చర్యలు అవసరం



రమ్మీ యాప్‌ల ప్రభావం ఊహించలేనంత భయంకరంగా ఉంది. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికీ మినహాయింపు లేకుండా ఉంది. ఈ చీకటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే ప్రతీ విద్యాసంస్థలో సైబర్ క్రైమ్‌పై అవగాహన, మానసిక, ఆరోగ్య సదస్సులు నిర్వహించాలి. మండల స్థాయిలో మోసపోయిన యువత పునరావాసం కోసం ‘డిజిటల్ బాధితుల కమిటీ’ ఏర్పాటు చేయాలి. ఎవరు యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారో గుర్తించి న్యాయపరంగా వారిపై కేసులు నమోదు చేయాలి. ముఖ్యంగా విద్యాశాఖ, పోలీస్ వ్యవస్థ, న్యాయ శాఖ, మానసిక ఆరోగ్య సంస్థలు సమష్టిగా పనిచేయాలి.
- డాక్టర్ బి.కేశవులు, ఎండీ సైకియాట్రిస్ట్, సీనియర్ మానసిక వైద్య నిపుణులు

నిషేధించిన ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దు
ప్రభుత్వం నిషేధించిన ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం, వాటిని నిర్వహించడం చట్టరీత్యా నేరం. చర్యలు ఉంటాయి. యువత ఇటీవల ఆన్‌లైన్ గేమ్స్‌పై ఆసక్తి చూపుతోంది. ఇది సరైనది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏ ఆటలాడుతున్నారో గమనించాలి. ఆన్‌లైన్ ఆటలకు బానిస కావొద్దు. బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు.
- కొత్త దేవేందర్ రెడ్డి, ఏసీపీ, హనుమకొండ

5 గుంటల భూమి కేటాయించాలి

భూపాలపల్లి రూరల్: పందుల పెంపకంపై ఆధారపడి బతుకుతున్న ప్రతి ఎరుకల కుటుంబానికి 5 గుంటల భూమిని కేటాయించాలని ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేమసారం తిరుపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరుకల కులస్తుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేమసారం రాజు, సతీష్, రవి, తిరుపతి, సంపత్, మొగిలి పాల్గొన్నారు.



మాట్లాడుతున్న నాయకులు

క్లుప్తంగా

వృద్ధురాలి దారుణ హత్య

- గొడ్డలితో నరికి చంపిన దుండగులు
- ఆదివారంపేటలో ఘటన


మల్లక్క(ఫైల్)

కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఆదివారంపేటలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒడేటి మల్లక్క(65) కిరాణం దుకాణం నడుపుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. రోజు మాదిరిగానే శనివారం రాత్రి దుకాణం మూసివేసి నిద్రకు ఉపక్రమించింది. ఆదివారం ఉదయం కిరాణంలో పాల ప్యాకెట్లు వేయడానికి వచ్చిన వ్యక్తి మల్లక్కను పిలవగా స్పందించ లేదు. దీంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి తలుపు తెరిచి చూడడంతో మంచంపై హత్యకు గురై ఉంది. గ్రామస్తులు, బంధువులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి గొడ్డలితో మల్లక్కను నరికి హత్యకు పాల్పడిన ఆనవాళ్లు ఉన్నాయి. కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మల్లక్క భర్త, కుమారుడు కొంత కాలం క్రితం చనిపోగా వివాహమైన కూతురు ఉంది.

విద్యుదాఘాతంతో మహిళ మృతి

- రాయపల్లిలో ఘటన

రేగొండ: విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం మండలంలోని రాయపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నీటూరి నీలమ్మ (59) ఉదయం స్నానానికి వాటర్ హీటర్ పెట్టుకుంది. అనంతరం పక్కన ఉన్న బ్రష్‌ను తీస్తుండగా విద్యుత్ తీగ తగిలింది. ఆ వైరు తెగి ఉండడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్‌కుమార్ తెలిపారు. మృతురాలికి కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

మహిళా రైతుపై దాడి

- నమిలిగొండలో ఘటన


మహిళారైతు యాదమ్మను భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్న మహిళలు

స్టేషన్‌ఘన్‌పూర్: ఓ మహిళా రైతుపై దాడి జరిగింది. ఈ ఘటన మండలంలోని నమిలిగొండలో చోటు చేసుకుంది. బాధిత మహిళా రైతు చిక్కుడు యాదమ్మ, ఆమె భర్త పెద్దులు కథనం ప్ర కారం.. నమిలిగొండ శివారులో సర్వే నంబర్ 70/ఏలో యాదమ్మ, పెద్దులు దంపతులకు మూడెకరాల ఒక గుంట వ్యవసాయ భూమి ఉంది. ఇందులో మామిడి తోట ఉంది. ఇటీవల కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సదరు భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తూ దంపతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వ్యవసాయభూమిలోకి వెళ్తుండగా అ క్కడ ఉన్న గుర్తు తెలియని మహిళా కూలీలు యాదమ్మపై దాడికి పాల్పడ్డారు. యాదమ్మ, పెద్దులు దంపతులు భూమిలోకి రాకుండా ఐదురుగు మహిళలు, ఐదుగురు పురుషులు అడ్డుకున్నారు. దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మామిడి రైతన్నా.. జాగ్రత్త

వాతావరణంలో మార్పులు | **ఈదురుగాలులు, వడగండ్ల వానలు**

వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రోజంతా ఎండ కొట్టి.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతోపాటు ఈదురుగాలులు, వడగండ్ల వానలు కురుస్తున్నాయి. దీంతో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామిడి రైతుల పరిస్థితి మరీ దారుణం. ప్రస్తుతం వీస్తున్న ఈదురుగాలులతో మామిడి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వర్షం కురిసినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను మల్యాల జేవీఆర్ హెచ్ఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త కత్తుల నాగరాజు రైతులకు వివరిస్తున్నారు.


కాయలతో ఉన్న మామిడి చెట్టు


ఆంత్రక్నోస్ మచ్చ తెగులు మామిడి


కత్తుల నాగరాజు, శాస్త్రవేత

మహబూబాబాద్ రూరల్ : అకాల వర్షాల సమయంలో మామిడి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహబూబాబాద్ మండలంలోని మల్యాల గ్రామంలో గల జెన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త కత్తుల నాగరాజు వివరించారు. ప్రస్తుతం మామిడి పండ్లు అభివృద్ధి దశలో ఉన్నాయని, అకాల వర్షాలు కురిసినప్పుడు, కురిసిన తర్వాత రైతులు మామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలియజేశారు.

- వర్షం వచ్చిపోయాక 24 గంటలలోపు నీటిని బయటకు పంపాలి. నీరు నిల్వకుండా ఎత్తయిన కట్టలతో సరైన పారుదల సౌకర్యాన్ని అందించాలి.
- గాలికి దెబ్బతిన్న కొమ్మలను కత్తిరించి కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా బోర్డో పేస్ట్ పూయాలి.
- తెగుళ్ల వ్యాప్తికి అనుకూలంగా ఉండే పడిపోయిన పండ్లను సేకరించి దూరంగా నాశనం చేయాలి.
- వర్షం కారణంగా పక్షి కన్ను తెగులుతోపాటుగా బాక్టీరియా వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. వాటిని 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా, అవసరాన్ని బట్టి స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్, టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్ 6 గ్రాముల మందు 60 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా నియంత్రించొచ్చు.
- అధిక వర్షపాతం వల్ల అన్ని రకాల రసం పీల్చే (పిండినల్లి, తేనెమంచు పురుగులు) తెగుళ్ల బారినపడే అవకాశం ఉంది. వర్షం ఆగిపోయిన తర్వాత ఇమిడా క్లోప్రిడ్ 1 మిల్లీ లీటరు లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లేదా 2 మిల్లీ లీటర్లు క్లోరోఫైరిఫాస్ లీటర్ నీటికి కలిపి పురుగు మందులను పిచికారీ చేయాలి.
- మామిడిలో తామరపురుగులు వర్షాలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఫిప్రోనిల్ 2 మిల్లీ లీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- తడి, తేమ కారణంగా, పండ్ల ఈగలు గుడ్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి. తోటల్లో పండ్ల ఈగ (ఎర) ఉచ్చులను ఏర్పాటు చేయడం ద్వారా దీనిని పర్యవేక్షించొచ్చు. (ఎకరానికి 10 నుంచి 20 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి).
- తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు, అధిక పగటి ఉష్ణోగ్రతలు ఉద్యాన పంటలపై బూజు తెగులుకి కారణం అవుతాయి. లీటర్ నీటికి హెక్సాకోనజోల్ మిల్లీ లీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే ఉపశమనం ఉంటుంది.
- వడగండ్ల వాన నుంచి పండ్ల నష్టాన్ని నివారించడానికి పండ్లను పండ్ల సంచులతో కప్పాలి.
- వడగండ్ల వాన ప్రభావిత ప్రాంతంలో వర్షాల అనంతరం పొటాషియం నైట్రేట్ 10 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

డ్యూటీలు వేస్తున్న నాయకుడు!


భద్రపరిచే గదిలో కానరాని మొత్తం పీఓఎస్ మిషన్లు


వరంగల్ వ్యవసాయ మార్కెట్


డ్యూటీల నమోదు రిజిస్టర్‌తో నాయకుడు

- దడువాయిల ఇంటికి పీఓఎస్ మిషన్లు
- ప్రేక్షక పాత్రలో మార్కెట్ అధికారులు
- భేదాభిప్రాయాలతో సంఘం కార్యదర్శి రాజీనామా

వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్ పాలన అస్తవ్యస్తంగా మారింది. యార్డుల్లోకి విక్రయానికి వస్తున్న మిర్చిని దడువాయిలు పీఓఎస్ మిషన్లలో నమోదు చేసి లాట్ ఐడీలను రైతులకు అందిస్తారు. యార్డుల్లో దడువాయిలు ఎక్కడ విధులు నిర్వర్తించాలో అన్ని గుర్తించి వారికి పీఓఎస్ మిషన్లను మార్కెట్ సూపర్‌వైజర్లు అందజేస్తారు. పీఓఎస్ మిషన్ల నిర్వహణ మొత్తం ఓ సూపర్‌వైజర్ పర్యవేక్షిస్తుంటారు. సూపర్‌వైజర్లు, దడువాయి యూనియన్ నాయకుడు మిలాఖత్ కావడంతో డ్యూటీల బాధ్యతలు అతడికే అప్పగించినట్లు తెలిసింది. దీంతో సదరు నాయకుడు తనకు నమ్మకం, ఇష్టమైన వారికి ఆదాయం ఉన్న ప్రాంతాల్లో డ్యూటీలు వేయడంతో సంఘంలోని నేతల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నట్లు తెలిసింది. ముఖ్యంగా మార్కెట్‌లో జీరో దందా జరుగుతున్న ప్రాంతాలను తన అనుయాయులకు అప్పగించడంతోనే తేడాలు వచ్చినట్లు తెలిసింది. ఆదాయం ఉన్న ప్రాంతాలు రోజూ తన వారికే కేటాయించడంతో మిగిలిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ప్యానల్ నుంచి గెలిచినప్పటికీ ప్రతిపక్ష ప్యానల్‌కు చెందిన వారికి మంచి ప్రాంతాల్లో డ్యూటీలు వేయడం సంఘంలోని మరో నాయకుడికి మింగుడు పడడం లేదు. ఈ వ్యవహారం ముదరడంతో దడువాయిల సంఘం ప్రధాన కార్యదర్శి సోల రవి నాలుగు రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసినా పట్టించుకోకపోవడంపై మిగతా వారి నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. రాజీనామాపై రవిని వివరణ కోరగా ఒకే ప్యానల్ నుంచి గెలిచినా పోటీ నాయకుడితో కమ్మక్కు కావడం, తనకు అడ్డుతగలడంతో మనస్తాపానికి గురై పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. దీనికి తోడు దడువాయిలు ఆదివారం విహార యాత్రకు వెళ్లినట్లు తెలిసింది. ప్రతి ఏడాది ఒక రోజు విహార యాత్రకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుందని కొందరు తెలిపారు.

ఇంటికి పీఓ మిషన్లు..

మార్కెట్‌లోని యార్డులకు వచ్చిన సరుకులను దడువాయిలు నమోదు చేస్తారు. మార్కెట్ పరిధిలో మొత్తం 125 మంది దడుయిలు ఉన్నారు. వీరు ప్రతీరోజు యార్డులకు వచ్చిన సరుకులను మిషన్లలో నమోదు చేసి లాట్ ఐడీలను రైతులకు అందించేందుకు పీఓఎస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. పాత పీఓఎస్ మిషన్లు 50 ఉండగా కొత్త మూడు విడుతల్లో 40 మిషన్లు తెప్పించారు. నిబంధనల ప్రకారం దడువాయిలు ఉపయోగిస్తున్న పీఓఎస్ మిషన్లు విధులు ముగిసిన వెంటనే కార్యాలయంలో అప్పగించాల్సి ఉంటుంది. పీఓఎస్ మిషన్లు చార్జింగ్ పెట్టడం, నిర్వహణ, డ్యూటీలు వేసేందుకు ప్రత్యేకంగా ఓ సూపర్‌వైజర్‌కు అప్పగించినట్లు సమాచారం. దడువాయి నాయకుడు, యార్డుల్లోని సూపర్‌వైజర్లు ఒక్కటి కావడంతో డ్యూటీలను నాయకుడు వేయడంపై ఆరోపణలు తలెత్తుతున్నాయి. డ్యూటీలు వేస్తున్న సమయంలో మార్కెట్ యార్డు గది తలుపులు వేయడంపై దడువాయిలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీలు వేసే విషయం తెలియకుండా ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. డ్యూటీలు ముగిసినా దడువాయిలు పీఓఎస్ మిషన్లు ఇంటికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పొచ్చు. ఇలా మిషన్లు ఇంటికి తీసుకుపోతే లాట్ ఐడీలను అదనంగా జారీ చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యార్డుల్లో డ్యూటీలను అధికారులే వేసేలా చర్యలు చేపట్టాలని దడువాయిలు డిమాండ్ చేస్తున్నారు.

అర్ధశతాబ్దపు 'అపూర్వ' కలయిక


వేదికపై పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు

హన్మకొండ చౌరస్తా : ఐదు దశాబ్దాల క్రితం వారందరూ విద్యార్థులు. నేడు పిల్లలు, మనుమలు, మనుమరాళ్లతో జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ మరిచిపోయి ఆదివారం మళ్లీ విద్యార్థులుగా మారి రోజంతా సంతోషంగా జరుపుకున్నారు. అందుకు లష్కర్‌బజార్‌లోని ఎల్‌బీహెచ్ఎస్ వేదికగా నిలిచింది. 1974–75లో ఎల్‌బీహెచ్ఎస్‌లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల అపూర్వ కలయిక రిటైర్డ్ ఎస్సై జి.నర్సయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ రోజంతా ఉత్సాహంగా గడిపారు. నాటి గురువుల పాండురంగాచారి, ఐలయ్య, పాఠశాల ప్రస్తుత హెచ్ఎంలు జగన్, వెంకటేశంను సన్మానించారు. కాగా, సమ్మేళనంలో నెల్లూరు, కాకినాడ, హైదరాబాద్, మంచిర్యాల, కరీంనగర్, ఏటూరునాగారం, ములుగు ప్రాంతాల్లో స్థిరపడిన వారందరూ కలుసుకున్నారు. పరిటాల సుబ్బారావు, సత్య సుబ్రహ్మణ్యం, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

ఇల్లందలో గుడిసె దగ్ధం



వర్ధన్నపేట: ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని గుడిసె దగ్ధమైన సంఘటన ఆదివారం మండలంలోని ఇల్లంద గ్రామంలో జరిగింది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కడెం రాజు, ఆయన తండ్రి మల్లయ్య గుడిసె వేసుకుని పాత ఇనుప సామాను కొనుగోలు, అమ్మకంతోపాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాజు భార్య దేవుడికి దీపం వెలిగించి తాగునీరు తీసుకురావడానికి బయటకు వెళ్లింది. ఇంతలో దీంపం మంటలు అంటుకుని చెలరేగి గుడిసె లోపల ఉన్న బట్టలు, బియ్యం, దాచుకున్న డబ్బులు రూ.15 వేలు కాలిపోయాయి. గ్రామస్తులు బిందెలతో నీళ్లు పోసి మంటలను ఆర్పివేశారు. రాజు కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించాలని స్థానికులు కోరారు.

దమ్మన్నపేటలో విద్యుదాఘాతంతోఇల్లు..

రేగొండ: విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన ఘటన మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..బండి అశోక్‌తో పాటు కుటుంబ సభ్యులు ఉదయం పొలం పనులకు వెళ్లారు. ఇంటి నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు పరకాల అగ్ని మాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అప్పటికే నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో సుమారు రూ. 3లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

వాజేడు: మండల పరిధిలోని పావిరాల వాగు సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. వెంకటాపురం(కె) మండల పరిధిలోని వీరభద్రారం గ్రామానికి చెందిన రామ్‌చరణ్, సంజయ్ వాజేడు వైపు నుంచి జాతర వైపునకు వెళ్తున్నారు. అదే సమయంలో కదేకల్ గ్రామానికి చెందిన మనోజ్ జాతర వైపు నుంచి కడేకల్‌కు వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురికి గాయాలు కాగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించి చికిత్స నిమిత్తం ముగ్గురిని వైద్యశాలకు తరలించారు.

27న రాష్ట్ర స్థాయి పారా తైక్వాండో పోటీలు


సమావేశానికి హాజరైన వివిధ జిల్లాల పారాతైక్వాండో అసోసియేషన్ కన్వీనర్లు

వరంగల్ స్పోర్ట్స్ : హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఈ నెల 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్స్ మెన్, ఉమెన్ పారా తైక్వాండో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్ కుమార్ తెలిపారు. హనుమకొండ భీమారం సమీపంలో విహారీ హోటల్‌లో ఆదివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు చెన్నైలో మే నెలలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ వెంకటేశ్, వరంగల్ జిల్లా కన్వీనర్లు గణేశ్‌యాదవ్, దిలీప్, గౌతమ్, జనగామ భాస్కర్, ఖమ్మం వెంకటేశ్, ఆదిలాబాద్ అతుల్‌కుమార్, నిజామాబాద్ మనోజ్, మహబూబ్‌నగర్ కన్వీనర్ అజారుద్దీన్ పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్యాయత్నం

మహబూబాబాద్ రూరల్: తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు కాదంటున్నాడని ఆరోపిస్తూ ఓ వివాహిత పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆదివారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. కాజీపేట బాపూజీనగర్ ప్రాంతంలో నివాసం ఉండే బామండ్లపల్లి స్రవంతికి మహబూబాబాద్ మండలం ఉత్తర తండా గ్రామపంచాయతీ పరిధిలోని నేతాజీ తండాకు చెందిన బానోతు దస్రు, సోనీ దంపతుల కుమారుడు వెంకట్‌తో మార్చి 19వ వివాహం జరిగింది. ప్రస్తుతం తనను వద్దని, వెంకట్ మరో యువతితో వివాహం నిశ్చయించుకోగా.. అలా ఎందుకు చేస్తున్నావని అడిగితే పట్టించుకోవడం లేదు. ఈవిషయమై పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుందాం రమ్మంటే పట్టించుకోకపోవడంతో మనోవేదన గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై మహబూబాబాద్ రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది.

శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి

- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు


శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు

కాటారం: మంథని నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల అభివృద్ధికి నిరంతరం పరితపించిన దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని చింతకాని క్రాస్ వద్ద గల ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఎల్ఎం గార్డెన్స్‌లో పుష్పగిరి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో వైద్య, విద్య, రవాణాలాంటి మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడానికి శ్రీపాదరావు కృషి చేశారన్నారు. తన తండ్రి శ్రీపాదరావు స్ఫూర్తితో పేదల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, 'సూడా' చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, దండ్రు రమేశ్, బాన్సోడ రాణిబాయి పాల్గొన్నారు.

వడగళ్లతో పంట పాడైందని మనస్తాపం..

- రైతు ఆత్మహత్యాయత్నం
- చికిత్స పొందుతూ మృతి


నర్సింహారావు(ఫైల్)

మంగపేట: వడగళ్ల వానకు 15 ఎకరాల వరి పంట చేతికిరాకుండాపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న గిరిజన రైతు యాలం నర్సింహారావు(45) ఆదివారం మృతి చెందాడు. మండలంలో ఈనెల 7న వడగళ్ల వానకు మల్లూరు, నర్సింహాసాగర్ తదితర గ్రామాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. పంట నష్ట పరిశీలనకు వచ్చిన కలెక్టర్, అదనపు కలెక్టర్‌కు మల్లూరు జీపీ పరిధిలోని మొట్లగూడెం గ్రామానికి చెందిన నర్సింహారావు తనకు జరిగిన నష్టాన్ని వివరించి న్యాయం చేయాలని వేడుకున్న విషయం విధితమే. ప్రభుత్వం ద్వారా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినా 15 ఎకరాల్లో జరిగిన నష్టాన్ని తలుచుకుని నర్సింహారావు మనస్తాపంతో ఈనెల 10న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మూడు రోజుల నుంచి హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు కవిత, కుమారుడు కల్యాణ్ ఉన్నారు. కాగా, నర్సింహారావు మృతి చెందాడనే విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో తాను పరామర్శించిన రైతు రెండు రోజులు గడవక ముందే మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఆస్పత్రి బిల్లును మంత్రి స్వయంగా క్లియరెన్స్ చేయించారు. మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అందజేసేందుకు ప్రత్యేక చొరవ చూపారు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం త్వరితగతిన పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

విద్యార్థిని బలవన్మరణం

- మానుకోటలో ఘటన
- మరో రెండు రోజుల్లో డిగ్రీ పరీక్షలు
- అంతలోనే అనంతలోకాలకు..


తరంగిణి(ఫైల్)

మహబూబాబాద్ రూరల్ : మరో రెండు రోజుల్లో డిగ్రీ వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండగా ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పర్వతపు ఈశ్వరాచారి, ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు తరంగిణి (20), మౌనికశ్రీ ఉన్నారు. ధనలక్ష్మి 15 సంవత్సరాల క్రితం మృతి చెందింది. దీంతో ఆ ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి మహబూబాబాద్‌లోని ఆర్టీసీ కాలనీలో తమ పెద్దమ్మ,పెద్ద నాన్న వంగాల పరమేశ్వరాచారి, జయప్రద ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నారు. వరంగల్‌లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో తరంగిణి బీఎస్సీ ఫస్టియర్ చదువుతోంది. ఈనెల 15వ తేదీ నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం కానుండగా ఆదివారం తన తండ్రి ఈశ్వరాచారికి ఫోన్ చేసి మానుకోటకు ఎప్పుడు వస్తున్నావని అడిగింది. ఈ క్రమంలో పరమేశ్వరాచారి ఉదయం తమ బంధువుల ఇంట్లో వివాహం ఉండగా అక్కడికి వెళ్లారు. దీంతో ఎవరూలేని సమయంలో తరంగిణి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సాయంత్రం చుట్టుపక్కల వాళ్లు ఇంటికి వెళ్లి తలుపులు కొట్టగా స్పందించలేదు. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా తరంగిణి ఉరేసుకుని కనిపించింది. వెంటనే బంధువులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు తెలియజేయడంతో టౌన్ ఎస్సై కె. శివ, హెడ్ కానిస్టేబుల్ దామోదర్ ఘటనా స్థలికి చేరుకుని తరంగిణి మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఈశ్వరాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని టౌన్ సీఐ దేవేందర్ పేర్కొన్నారు. కాగా, శనివారం రాత్రి తరంగిణి ఎవరితోనో ఫోన్‌లో ఘర్షణ పడినట్లు కుటుంబ సభ్యులు గుర్తించినట్లు సమాచారం.

జిల్లా కేంద్రంలోనే వివాహిత..

మహబూబాబాద్ రూరల్ : ఉరేసుకుని ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన శ్రీపాద రవిచంద్ర, నవ్య దంపతులు కొద్ది నెలల క్రితం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి స్థిరపడ్డారు. నర్సంపేట బైపాస్ రోడ్‌లో రెడీమేడ్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం వివాహ వేడుకకు హాజరై సాయంత్రం వచ్చారు. రవిచంద్ర షాపులో ఉండగా నవ్య ఇంట్లోకి వెళ్లింది. ఈ క్రమంలో రవిచంద్ర ఇంట్లోకి వెళ్లి చూడగా నవ్య ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడి కనిపించింది. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్, ఎస్సై బి.విజయ్ కుమార్ ఘటనా స్థలికి చేరుకుని నవ్య మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, నవ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని, ఈ ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని సీఐ దేవేందర్ పేర్కొన్నారు.

తల్లులకు తనివితీరా మొక్కులు

- మేడారానికి భారీగా తరలివచ్చిన భక్తులు


సమ్మక్క గద్దె వద్ద మొక్కులు చెల్లిస్తున్న భక్తులు

ఎస్ఎస్ తాడ్వాయి: వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం మేడారానికి పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగు వద్ద భక్తుల పుట్టువెంట్రుకలు సమర్పించి స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తుబంగారం, ఒడిబియ్యం, గాజులు, పూలు, పండ్లు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. సుమారు 10వేల మంది భక్తులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎండోమెంట్ జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్, బాలకృష్ణ భక్తులకు సేవలందించారు.

కిక్కిరిసిన తల్లుల గద్దెలు

అమ్మవార్ల దర్శనానికి ఉదయం 8గంటల నుంచే భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీతో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. మొక్కులు చెల్లించుకునేందుకు గద్దెల వద్ద పోటీ పడ్డారు. దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా పోలీసులు గద్దెల వద్ద చర్యలు తీసుకున్నారు. ఎండోమెంట్ అధికారులు మైక్ అనౌన్స్‌మెంట్ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. భక్తుల రద్దీతో మేడారం సందడిగా కనిపించింది. దర్శనాల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. కాగా, సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో మేడారంలో భారీ వర్షం కురియడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.



తల్లుల దర్శనానికి క్యూలో వస్తున్న భక్తులు


గద్దెల ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న ఎండోమెంట్ సిబ్బంది